సాక్షి
మహబూబాబాద్

బుధవారం । 24 । జూలై । 2024



ఎంఈఓలు కరువు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన రెగ్యులర్ ఎంఈఓలు లేరు. - IIలో▸



ప్రాణహితకు వరద జోరు..

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి వరద జోరు కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. - IIలో▸

గరిష్టం/కనిష్టం

34.1^0 / 24.6^0

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ



మరిపెడ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది, ఓపీ, ఇన్ పేషెంట్ల వివరాలతో పాటు ల్యాబ్, ఫార్మసీ రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా 102, 108 సిబ్బందితో మాట్లాడి, వారి రికార్డులను కూడాపరిశీలించారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల గురించి మండలం, మున్సిపాలిటీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రవి, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన బియ్యం అందించాలి



సాక్షి ఎఫెక్ట్

మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు బియ్యాన్ని ఎంఈఓ పూల్‌చంద్ పరిశీలించారు. పాఠశాలలో దొడ్డు అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఇంటి నుంచి బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. ఈమేరకు సాక్షి దినపత్రికలో 'దొడ్డు అన్నం మాకొద్దు' అనే శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈఓ పూల్‌చంద్ పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనంతో పాటు బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలకు ఏడు దొడ్డు బియ్యం బస్తాలు వచ్చాయని, తిరిగి వాటిని గోదాంకు పంపించి సన్న బియ్యం తీసుకురావాలన్నారు. విద్యార్థులకు సన్న బియ్యం, నాణ్యతతో కూడిన రుచికరమైన వంటకాలు అందించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరినాయక్, సీసీఓ గణేష్, సీఆర్పీలు ఉప్పలయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేసముద్రం రైల్వేస్టేషన్‌లో 'వందేభారత్'



కేసముద్రం: చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేసముద్రం రైల్వేస్టేషన్‌లో మంగళవారం నిలిచింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఇక్కడ హాల్టింగ్ లేకపోయినప్పటికీ.. సిగ్నల్ పడడంతో అప్‌లైన్‌లో సుమారు 20నిమిషాల పాటు నిలిచినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. స్థానికులు రైలును ఆసక్తిగా తిలకించారు. కొందరు సెల్ఫీలు దిగారు.

కేంద్ర బృందం పీహెచ్‌సీ తనిఖీ



కొత్తగూడ: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఎన్ఆర్‌హెచ్‌ఎం కేంద్ర బృందం మంగళవారం తనిఖీ చేసింది. బోదకాలు, నులిపురుగులు, తదితర వ్యాధులు రాకాండా గ్రామీణ ప్రాంత ప్రజలు ఏవిధంగా మందులు వాడుతున్నారని బృంద సభ్యులు ఆరా తీశారు. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు యాక్షన్ ప్లాన్‌ను పరిశీలించారు. ప్లాన్‌కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు. కేంద్ర బృందం అడిగిన ప్రశ్నలకు పీహెచ్‌సీ వైద్యాధికారి శివప్రసాద్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విశాల్, డబ్ల్యూహెచ్‌ఓ జోనల్ కో ఆర్డినేటర్ శిరీషపటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్అండ్‌బీ ఈఈగా భీమ్లా

మహబూబాబాద్: ఆర్అండ్‌బీ ఈఈలను బదిలీ చేస్తూ మంగళవారం ఆశాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లిస్ట్(సెలవు)లో ఉన్న భీమ్లా బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న ఈఈ తానేశ్వర్‌ను సత్తుపల్లికి బదిలీ చేశారు.

'ఉక్కు'పై చిన్నచూపు



కేంద్ర బడ్జెట్‌లో బయ్యారం ఉక్కుపరిశ్రమకు మొండిచేయి

- ఆదాయ పన్నుపై ఉద్యోగులు, వ్యాపారుల్లో కొంత నిరాశ
- రైతులు, మహిళలు, నిరుద్యోగులకు పలు ఊరటనిచ్చే అంశాలు
- కస్టమ్స్ సుంకం తగ్గడంతో దిగిరానున్న బంగారం ధరలు

సాక్షి, మహబూబాబాద్:

కేంద్ర బడ్జెట్‌లో మరోసారి బయ్యారం ఉక్కుపరిశ్రమకు మొండిచేయి చూపారు. మంగళవారం పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉక్కు కర్మాగారం ప్రస్తావన రాలేదు. వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించే ఉక్కు పరిశ్రమపై చిన్నచూపు చూడడంతో ఈ ప్రాంత నిరుద్యోగులు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. అదేవిధంగా జిల్లాలో పలు రంగాలకు చెందిన కొంతమంది సంక్షేమ బడ్జెట్ అని పేర్కొంటుండగా.. మరికొంత మంది ప్రత్యేకంగా పేదలు, జిల్లాకు ఒరిగిందేమి లేదన్న అభిప్రాయపడ్డారు. కాగా జిల్లాకు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు, సోలార్ యూనిట్లతో పాటు గ్రామీణ రోడ్లకు నిధులు రానున్నాయి. అలాగే యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందనున్నాయి.

ఉద్యోగుల్లో నిరాశ

స్లాబ్‌లో తప్ప ఆదాయ పన్నుల్లో మార్పులు లేకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. రూ.3లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5శాతం, రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతకన్నా మించితే 30శాతం చెల్లించాలి. జిల్లాలో 11,300 మంది ఉద్యోగులు, 12వేల మంది వ్యాపారులున్నారు. గతంలో ఉన్న ఆదాయ పన్ను స్లాబ్ విధానం మారుతుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. సెంట్రల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చే 4వేల మంది వ్యాపారులు కూడా బడ్జెట్‌పై నిరాశ వ్యక్తం చేశారు.

విద్యుత్ వినియోగదారులకు లాభసాటి..

గత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకటించినట్లుగానే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ప్రస్తుతం జిల్లాలో 3,28,780 మంది వరకు విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది 300 యూనిట్లు వాడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో తేలనుంది.

రైతులకు వెన్నుదన్ను

వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించగా.. ఉత్పాదకత, వాతావరణాన్ని తట్టుకునే 9 రకాల వంగడాల ఉత్పత్తిపై దృష్టి సారించేలా వ్యవసాయ పరిశోధనలు చేయనున్నారు. వ్యవసాయ సంబంధిత రంగాలకు పథకాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగార్థులకు సాయం అందిస్తారు. నూతన వంగడాలు, పథకాల ద్వారా జిల్లాలోని 2.30 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందనున్నారు. అలాగే రైతుల భూరక్షణ కోసం డిజిటల్ భూ ఆధార్ ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కూరగాయల సాగు, పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలోని పలువురు రైతులకు లాభం చేకూరనుంది.

మహిళల్లో సంతోషం

బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6శాతం తగ్గింది. దీంతో బంగారం ధరలు దిగిరానున్నాయి. దీంతో జిల్లాలో బంగారం విక్రయాలు ఊపందుకోనున్నాయి. వచ్చేది శ్రావణమాసం కావడంతో ఖమ్మం, సత్తుపల్లి, వైరా తదితర ప్రాంతాల్లో బంగారం కొనేందుకు మహిళలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలు, బాలికల కోసం కొత్త పథకాలను ప్రకటించింది. వీరికోసం రూ.3లక్షల కోట్లను కేటాయించగా.. జిల్లాలోని దాదాపు నుంచి 7.50లక్షల మంది మహిళలకు లాభం చేకూరుతుంది. ముద్ర రుణాల పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులతోపాటు యువ పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశం దక్కుతుంది. అలాగే కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల్లోని రహదారులకు మహర్దశ పట్టనుంది.

ఫలించని రైల్వే కార్మికుల ఆశలు

కాజీపేట రూరల్: వార్షిక బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల ఊసెత్తకపోవడంతో అటు జిల్లా ప్రజలు, ఇటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు. రైల్వే కార్మికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలు ఏర్పాటు, న్యూ పెన్షన్ స్కీం వద్దని, పాత పెన్షన్ స్కీం అమలు చేయాలనన డిమాండ్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైల్వే కార్మికులు నిరాశ చెందారు. ఇన్‌కంటాక్స్ స్లాబ్ నామమాత్రంగా మార్చడంతో బడ్జెట్ కొంత ఊరట కల్పించింది. ముఖ్యంగా నిర్మాణంలో కాజీపేట రైల్వే వ్యాగన్ షెడ్, అదేవిధంగా కాజీపేట–విజయవాడ మూడవ రైల్వేలైన్ నిర్మాణం, జిల్లా మీదుగా వెళ్లే నాల్గవ రైల్వే నిర్మాణానికి నిధుల ఊసు లేదు. కాగా, రైల్వే పింక్ బుక్ ఇంకా విడుదల చేయలేదు. ఈ బుక్ బయటికి వస్తేనే జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

బడ్జెట్ నిరాశపర్చింది..



కేంద్ర బడ్జెట్ నిరాశపర్చింది. కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేకూరే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.లక్ష వరకు ఉంటుందని భావించగా, దానిని రూ.75వేల వరకు మాత్రమే పరిమితం చేశారు. ట్యాక్స్ పరిమితి రూ.10లక్షల వరకు అవకాశం కల్పిస్తారనుకుంటే రూ. 3లక్షలకే పరిమితం చేశారు.

– పిట్టల సూర్యప్రకాశ్, ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టీషనర్

బంగారం ధర తగ్గింపు సంతోషకరం



కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గిస్తూ ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయం. పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ధరల పెరుగుదలతో భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కొంత మేరకు ఊరట లభించినట్లయింది.

-జి.రజిని, మహబూబాబాద్

సమయపాలన పాటించడం లేదు

- ఆర్డీఓకు మొరపెట్టుకున్న రోగులు



రోగులతో మాట్లాడుతున్న ఆర్డీఓ అలివేలు

గార్ల: ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు మానుకోట ఆర్డీఓ అలివేలుకు మొరపెట్టుకున్నారు. మంగళవారం గార్ల సీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం టాయిలెట్లను పరిశీలించి.. నీటి సౌకర్యం లేకపోవడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదికి వెళ్లి కూరగాయలను పరిశీలించగా.. కుళ్లిపోయిన దోసకాయలు కనిపించాయి. మీరు ఇళ్లల్లో కుళ్లిపోయిన కూరగాయలు తింటారా అంటూ వంట మనిషిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి జిల్లా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే సిబ్బంది ఉంటారని, మిగతా రోజుల్లో సక్రమంగా రావడం లేదని ఆమెతో వాపోయారు. 10మంది డాక్టర్లలో 9మంది బదిలీపై వెళ్లడంతో ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారని, వైద్యుల పోస్టులు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీఓను కోరారు. అనంతరం కేజీబీవీని ఆమె తనిఖీ చేశారు. డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ రజిని, ఆర్ఐ రామకృష్ణ ఉన్నారు.

రోడ్డు సౌకర్యం కల్పించాలి



బురద రోడ్డుపై నాటువేసి నిరసన తెలుపుతున్న మహిళలు

నెహ్రూసెంటర్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారు కాలనీలకు రోడ్డు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆరెల్లి కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని దొరన్ననగర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని దొరన్న నగర్, భట్టు అంజయ్య నగర్, జయశంకర్ కాలనీ, కనకయ్యనగర్‌తో పాటు అనేక కాలనీల్లో కనీస వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కాగా బురదమయంగా మారిన రోడ్లపై మహిళలు నాట్లు వేసి నిరసన తెలిపారు. కార్యదర్శి మధార్, ఉపేందర్, ఎండి.షర్ఫొద్దీన్, ఉపేందర్ ఉన్నారు.

వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

- కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్



కేజీబీవీ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్

దోర్నకల్: వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కస్తూర్బా పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలతో పాటు సీజనల్ వ్యాధులు, డెంగీ బాధితులు, ప్రసవాల వివరాల గురించి ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఇంజక్షన్ గదిని పరిశీలించారు. అలాగే కేజీబీవీలో తనిఖీలు నిర్వహించి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం రాజుతండాలోని అంగన్‌వాడీ కేంద్రం, ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజావాణి కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. అలాగే కొత్తదుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని చింతల్‌తండాలో కలెక్టర్ పర్యటించారు. ఇటీవల తండాకు చెందిన ముగ్గురు డెంగీ బారిన పడటంతో వారితో మాట్లాడి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, జ్వరాల బారిన పడకుండా స్థానికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, తహసీల్దార్ కృష్ణవేణి, పీహెచ్‌సీ వైద్యురాలు సాధ్విజ, సీహెచ్‌ఓ వీరాబాబు డీటీ వీరన్న, ఆర్ఐ యాసిన్‌పాషా, ఎంపీఓ మున్వర్‌బేగ్, హెల్త్ సూపర్‌వైజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

మహబూబాబాద్: వానాకాలం సీజన్‌లో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎరువులు, విత్తనాలు, రుణమాఫీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్యాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రుణమాఫీ ప్రక్రియను సజావుగా చేపట్టాలన్నారు.డీఏఓ అభిమన్యుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబురంగా స్వస్థలాలకు..!

- 317 జీఓ ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు అవకాశం
- సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు దరఖాస్తులు
- సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజన, నూతన నియామకాల ప్రక్రియ కోసం జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈమేరకు 317జీవో ద్వారా జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు మూడు సంవత్సరాల తర్వాత తమ సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం వచ్చింది. కాగా, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 317జీవోలో వచ్చిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించాలని పట్టుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించడంతో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లాకు 901 మంది ఉపాధ్యాయులు

రాష్ట్ర ప్రభుత్వం 317జీవో ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈమేరకు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు వెళ్లారు. ఆయా జిల్లాల నుంచి పలువురు ఉపాధ్యాయులు మహబూబాబాద్‌కు వచ్చారు. ఇలా జిల్లా నుంచి 749మంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి 901మంది ఉపాధ్యాయులు జిల్లాకు వచ్చారు. ఇందులో 159మంది మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 124మందికి అనుమతి లభించింది. ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకొని స్పౌజ్, మెడికల్ గ్రౌండ్, స్థానికత ప్రామాణికంగా ఆన్‌లైన్ ద్వారా 1,650 దరఖాస్తు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరు రెండు, మూడు కేటగిరీలకు చెందిన వారు ఉండడంతో వాటిని పరిశీలించి మొత్తం 760దరఖాస్తులు బదిలీ కోసం వచ్చినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు.



సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

సర్టిఫికెట్ల పరిశీలన..

మూడేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న 317జీవో బాధిత ఉపాధ్యాయులు చేసుకున్న దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో డీఈఓ రామారావు జిల్లాలోని పీజీ హెచ్‌ఎంలతో కమిటీలు వేశారు. ఒక్కో కమిటీకి ఇద్దరు చొప్పున మొత్తం ఆరు కమిటీలను వేసి మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. అధికారుల నిర్ణయం మేరకు ఉపాధ్యాయులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లనున్నారు.

అర్హులను పంపించాలి



కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను విడిచి పెట్టి 317జీవో ద్వారా జిల్లాకు వచ్చిన వారు, ఇక్కడి నుంచి వెళ్లిన ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ప్రకారం అర్హత ఉన్న వారిని వారి వారి ప్రాంతాలకు పంపించాలి. ప్రక్రియ వేగవంతం చేయాలి.

– సంక బద్రినారాయణ, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..



ప్రభుత్వ నిర్ణయం స్వాగతిస్తున్నాం. ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులను విడిచి పెట్టి రావడంతో పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. స్పౌజ్, మెడికల్, స్థానికత ఆధారంగా సొంత ప్రాంతాలకు పంపించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. స్వస్థలాలకు పంపితే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

– మురళీకృష్ణ, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి



కేసముద్రం: విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ

కేసముద్రం: విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని డీఈఓ రామారావు అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల జెడ్పీహైస్కూల్‌ను డీఈఓ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో నెల్లికుదురు, మహబూబాబాద్ ఎంఈఓలు గుగులోతు రాము, బి.పూల్‌చంద్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సదానందం, పీఎస్ హెచ్‌ఎం వీరారెడ్డి, ఉపాధ్యాయులు బాలకిశోర్‌రెడ్డి, కొప్పుల శంకర్, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.

సబ్జెక్టు టీచర్లను నియమించాలి..

మహబూబాబాద్ అర్బన్: ఉన్నత పాఠశాలల్లో అవసరం ఉన్నచోట సబ్జెక్టు టీచర్లను నియమించాలని డీఈఓ రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఐక్య ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓలు పూల్‌చంద్, శ్రీదేవి, ఏసీజీ శ్రీరాములు, సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్, ఏఎం ఆజాద్ చంద్రశేఖర్, డీఎస్ఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం డీఈఓ రామారావుకు టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ధర్నా నోటీస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్లు రద్దు చేయాలని, బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన అక్రమాలను సరిచేయాలన్నారు. జిల్లాలోని అనేక హైస్కూల్ కాంప్లెక్స్‌లలో ఉపాధ్యాయుల బిల్లులు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్లను నియమించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి



పాఠశాల ఆవరణను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ

మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించి, పాఠశాల ఆవరణను పరిశీలించి మాట్లాడారు. పాఠశాలలో మరుగుదొడ్లు, డార్మెటరీలు, వంట గదులు, పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యార్థినులు భోజనం చేసేముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీపీహెచ్‌ఓ మంగమ్మ, ఆరోగ్యవిస్తరణ అధికారి రామకృష్ణ, హెచ్‌ఎం పోడుగు నర్సయ్య, హెచ్‌డబ్ల్యూ అనిత, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, అనుష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

మిజోరాం గవర్నర్‌ను కలిసిన యశ్వంత్



మిజోరాం గవర్నర్‌కు చిత్రపటం అందజేస్తున్న యశ్వంత్

మరిపెడ రూరల్‌: మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును అక్కడి రాజ్ భవన్‌లో మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యశ్వంత్ భారత యూనియన్ భూభాగం లడఖ్‌లోని 'మౌంట్ కాంగ్ యాత్సే–2' పర్వతాన్ని అధిరోహించడంపై గవర్నర్ అభినందించాడు. యశ్వంత్ సాధించిన విజయాలను గవర్నర్ తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరెన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్వతాలను చుట్టి భారత దేశ ఖ్యాతి చాటాలని సూచించారు. అనంతరం మౌంట్ కాంగ్ యాత్సే–2పై ప్రదర్శించిన గవర్నర్ చిత్ర పటాన్ని గవర్నర్‌కు యశ్వంత్ అందజేశారు.

అక్కపెల్లిగూడెంలో మచ్చల దుప్పి



జూపార్క్ సిబ్బందికి దుప్పిని అందిస్తున్న అటవీశాఖ సిబ్బంది

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని అక్కపెల్లిగూడెం గ్రామంలోకి మచ్చలదుప్పి వచ్చింది. గ్రామ శివారులోని దేవాదుల కెనాల్‌లో మంగళవారం మచ్చల దుప్పి పడింది. దీనిని గమనించిన గ్రామస్తులు, రైతులు ఘన్‌పూర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘన్‌పూర్ ఎఫ్‌ఎస్‌ఓ జరీనా, బీట్ ఆఫీసర్లు రవి, అఖిలేష్, వాచర్ ఉప్పలయ్య అక్కపల్లిగూడెం చేరుకున్నారు. కెనాల్‌లో ఉన్న దుప్పిని సురక్షితంగా బయటకు తీసి ఘన్‌పూర్‌కు తరలించారు. అనంతరం దుప్పిని హనుమకొండ జూపార్క్ సిబ్బందికి అందించినట్లు అటవీశాఖ వారు తెలిపారు.

ఎంఈఓలు కరువు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరే రెగ్యులర్ విద్యాధికారి
- ఎఫ్‌ఏసీ ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా పీజీ హెచ్‌ఎంలు
- ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగైదు మండలాల వరకు బాధ్యతలు
- పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ



విద్యారణ్యపురి : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్నామని పాలకులు చెబుతున్నారు. కానీ ఆచరణలో విద్యా ప్రమాణాలు పెంపుదల అంతంతమాత్రమేననే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన కీలక అధికారి రెగ్యులర్ ఎంఈఓ లేరు. ఒకే ఒక్క రెగ్యులర్ ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా మిగతావారు కూడా కొందరే ఎఫ్‌ఏసీ ఇన్‌చార్జ్ ఎంఈఓలే ఉన్నారు. అందులో కూడా ప్రతి మండలానికి కూడా ఇన్‌చార్జ్ ఎంఈఓను నియమించడం లేదు. ఫలితంగా ఒక్కో ఎంఈఓ రెండు, మూడు, నాలుగైదు మండలాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండడంతో పర్యవేక్షణ కొరవడింది. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ రెగ్యులర్ డీఈఓలను నియమించకపోవడంతో ఏడీలే డీఈఓ ఎఫ్‌ఏసీతో విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా పీజీహెచ్‌ఎంలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78మండలాలు ఉండగా అందులో హనుమకొండలోని ఎల్కతుర్తి మండలంలో మాత్రమే ఒక్క రెగ్యులర్ ఎంఈఓ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో వేరే మండలాలకు అదనపు బాధ్యతలు అప్పగించలేదు. మిగతా అన్ని మండలాల్లో కొన్ని మండలాలకే ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఉండగా ఒక్కొక్కరికి పలు మండలాలు అప్పగించారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలు ఉంటే అందులో ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ కాగా మరో ముగ్గురు ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఒకరికి నాలుగు,

18 ఏళ్లుగా రెగ్యులర్ ఎంఈఓలుగా పదోన్నతుల్లేవు

18 ఏళ్లుగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోగాని, ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోగాని రెగ్యులర్ ఎంఈఓలుగా పదోన్నతు లేవు. ఒకప్పుడు స్కూల్ అసిస్టెంట్‌లకు కూడా ఎంఈఓలుగా పదోన్నతి కల్పించే వారు. ఆ తరువాత పీజీహెచ్‌ఎంలకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పించారు. 2005లో పదోన్నతుల కల్పన తరువాత మళ్లీ ఇప్పటి వరకూ రెగ్యులర్ ఎంఈఓలుగా పదోన్నతులు లేవు.

మరొకరికి నాలుగు, ఇంకొకరికి ఐదు మండలాల బాధ్యతలు అప్పగించారు.

వరంగల్ జిల్లాలో 13 మండలాలకు నలుగురు ఇన్‌చార్జ్‌లు

జిల్లాలో ఎంఈఓలు ఒకరికి నాలుగు, మరొకరికి మూడు, ఇంకొకరికి రెండు ఉండగా అందులో ఇద్దరు ఇన్‌చార్జ్ ఎంఈఓలు పీజీహెచ్‌ఎంలు కావడంతో కొన్నినెలలు క్రితం నిర్వహించిన బదిలీల్లో ఇద్దరు విజయ్‌కుమార్, సత్యనారాయణ హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. అయినా సంబంధిత అధికారుల మౌఖిక ఆదేశాలతో వారు పీజీహెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తూనే వరంగల్ జిల్లాలోని తమకు కేటాయించిన మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయకుమార్ సంగెం, వరంగల్, ఖిలావరంగ్ మండలాలు, సత్యనారాయణ గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, పర్వతగిరి మండలాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

- ములుగు జిల్లాలో 9 మండలాలకు గాను ఆరుగురు ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఉండగా అందులో ఇద్దరు హనుమకొండ జిల్లాకు ఒకరు వరంగల్ జిల్లాకు మరొకరు పీజీహెచ్‌ఎంలుగా బదిలీ అయ్యారు. అందులో ఒకరు తాడ్వాయి మండలానికి, మరొకరు మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా ఇద్దరు ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఉంటే వారు కూడా పీజీహెచ్‌ఎంలు కావడంతో కొన్ని నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లాలో అసలే ఇన్‌చార్జ్ ఎంఈఓలు కూడా లేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఆ జిల్లాలోని మండలాల్లో ఒక్కో మండలానికి పీజీహెచ్‌ఎంలను మండల నోడల్ అధికారులుగా ఇప్పటికే నియమించారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12మండలాలకు ఇద్దరు ఇన్‌చార్జ్ ఎంఈఓలే పనిచేస్తున్నారు.
- మహబూబాద్ జిల్లాలో 18మండలాలకు ముగ్గురే ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలి



ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈఓలుగా పదోన్నతులు కల్పించాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏపీలో ఇచ్చినట్లు ప్రభుత్వ పాఠశాలలకు ఒక ఎంఈఓ, జిల్లా పరిషత్ పాఠశాలలకు మరొక ఎంఈఓను నియమించి పరిష్కారం మార్గం చూపాలి. ఇన్‌చార్జ్ ఎంఈఓలకు నాలుగైదు మండలాలు బాధ్యతలు ఉండి తాము పనిచేసే ఉన్నత పాఠశాలకు, ఇటు ఎంఈఓగా న్యాయం చేయలేకపోతున్నారు.

– పెండెం రాజు, టీయూటీఎఫ్, హనుమకొండ జనరల్ సెక్రటరీ

ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ సవరణకు అవకాశం

- ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్–3 అడిషనల్ కమిషనర్ సీతారామాంజనేయులు



మాట్లాడుతున్న ఆదాయపు పన్ను హైదరాబాద్ రేంజ్–3 అడిషనల్ కమిషనర్ సీతారామాంజనేయులు

హన్మకొండ: తప్పుడు ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ చేసిన వారికి సవరణ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్–3 అడిషనల్ కమిషనర్ ఎస్.సీతారామాంజనేయులు తెలిపారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ అకౌంట్స్ ఆఫీసర్లు, డ్రాయింగ్ ఆఫీసర్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులకు ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు జరిగింది. ఆదాయపు పన్ను ఫైలింగ్ ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఎస్.సీతారామాంజనేయులు మాట్లాడుతూ కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆదాయపన్ను ఫైలింగ్ విధానం నేర్చుకుని నగదు రీఫండ్ వచ్చేలా తప్పుడు ఫైలింగ్ చేస్తున్నారని, అలా చేస్తే జరిమానా విధించనున్నట్లు తెలిపారు. తప్పుడు ఫైలింగ్ చేసిన వారికి తిరిగి సవరణ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం వడ్డీ, 2023–24 ఆర్థిక సంవత్సరానికి 25 శాతం వడ్డీతో మరోసారి ఫైలింగ్ చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవ ఆదాయం చూపించి ఆదాయ పన్ను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, జీఎంలు దేవేందర్, వేణుబాబు, సత్యనారాయణ, ఆదాయ పన్ను అధికారులు మహేందర్ బాబు, అవినాష్, చార్టర్డ్ అకౌంటెంట్ అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

- హైదరాబాద్‌లో ఘటన
- మృతులు తోడేళ్లగూడెం, బేరువాడ వాసులు
- ఆయా గ్రామాల్లో విషాదఛాయలు



మనోజ్(ఫైల్)

డోర్నకల్ : హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇందులో డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన గొలుసు మనోజ్(23), కేసముద్రం మండలం బేరువాడకు చెందిన రాజు(24) ఉన్నారు. వీరు హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ ఫుడ్‌కోర్ట్‌లో పని చేస్తున్నారు. విధులు ముగించుకుని సోమవారం అర్ధరాత్రి బైక్‌పై రూమ్‌కు వస్తుండగా మియాపూర్‌లో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

వారం క్రితమే బుల్లెట్ వాహనం కొనుగోలు..

తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన గొలుసు జమాల్, పద్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా జమాల్ పదేళ్ల క్రితమే మృతి చెందడంతో పద్మ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు మనోజ్ హైదరాబాద్‌లో ఓ ఫుడ్ కోర్టులో పని చేస్తున్నాడు. ఆరు రోజుల క్రితం ఖమ్మంలో బుల్లెట్ (వాహనం) కొనుగోలు చేశాడు. సోమవారం ఉదయం గ్రామం నుంచి మియాపూర్ వెళ్లి విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని మిత్రుడు రాజుతో కలిసి రూమ్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. కాగా, చేతికందిన కొడుకు కుటుంబ భారం మోస్తాడనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ పోటీలు

- మెయిన్ డ్రా పోటీలకు 26 మంది అర్హత



క్వాలిఫైయింగ్ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారుడు

వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్–17 బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించారు. హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్‌లో బాలురకు, భీమారంలోని కిట్స్ కళాశాల ఇండోర్‌లో బాలికలకు క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 84 మంది బాలురు, 62 మంది బాలికలు పాల్గొనగా 26 మంది మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేశ్‌రెడ్డి తెలిపారు. మెయిన్ పోటీలను నేడు (బుధవారం) ఉదయం 9 గంటలకు సుబేదారిలోని వరంగల్‌క్లబ్‌లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి నందగోపాల్, విద్యాధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అసోయేషన్ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌కుమార్, నిర్వహణ కార్యదర్శి జితేందర్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, తదితరులు పాల్గొన్నారు.

మరో 261 మందికి పదోన్నతులు!

- మిగులు టీచర్ పోస్టుల్లో పదోన్నతులు
- ఒక్కపోస్టుకు ఒక్కరికే సీనియారిటీ జాబితా వెల్లడి

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల ఎస్‌జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం, స్కూల్‌అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించిన విషయం విధితమే. ఇందులో మిగిలిన ఆయా టీచర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు వివరాలు పంపాలని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు డీఈఓలను ఆదేశించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదోన్నతుల అనంతరం మిగులు పోస్టుల జాబితాను ఒక పోస్టుకు ఒకరితో కూడిన సీనియారిటీ జాబితాను వివిధ జిల్లాల్లో డీఈఓలు మంగళవారం వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 261 పోస్టుల్లో త్వరలోనే పదోన్నతులు కల్పించబోతున్నారు. మల్టీజోన్ –1పరిధిలో హనుమకొండ జిల్లాలో 41, వరంగల్ జిల్లాలో 44, ములుగు జిల్లాలో 33, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 34, మహబూబాబాద్ జిల్లాలో 60 మిగులు పోస్టులు ఉన్నాయని గుర్తించారని సమాచారం. ఆయా జిల్లాల డీఈఓలు ఒక పోస్టుకు ఒక్కరినే సీనియారిటీ జాబితాగా వెల్లడించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారని తెలిసింది. మల్టీజోన్ –2 పరిధిలోని జనగామ జిల్లాలో పదోన్నతులు పోనూ మిగులు పోస్టులు 31 ఉండగా లాంగ్వేజ్ పండిట్ల అప్‌గ్రేడేషన్‌గా మరో 18 పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నారని సమాచారం. దీంతో ఆ జిల్లాలో 49మందికి పదోన్నతులు కల్పించబోతున్నారు.

వేకెన్సీలు ఏర్పడిందిలా..

ఇటీవల ఎస్‌జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం, స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించిన సమయంలో కొందరు ఎస్‌జీటీలు రెండు, మూడు పోస్టుల్లోనూ పదోన్నతులు పొందారు. ఎందుకంటే వారు ఎస్‌జీటీ నుంచి అర్హతలు బట్టి డిగ్రీతో బీఈడీ చదివిన వారు. బీఈడీతో తప్పనిసరిగా రెండు మెథడాలజీలు చదివి ఉన్న నేపథ్యంలో స్కూల్‌అసిస్టెంట్లు రెండు సబ్జెక్టుల్లోనూ పదోన్నతికి అర్హత ఉంటుంది. ఒకవేళ వారిలో ఎవరికైనా డీఈడీ కూడా ఉంటే పీఎస్‌హెచ్‌ఎంగా పదోన్నతి పొందేందుకు అర్హత ఉంటుంది. దీంతో ఎస్‌జీటీలు కొందరు వెబ్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు పదోన్నతులకు రెండు, మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. దీంతో కొందరు ఒక్కొక్కరు డబుల్, త్రిబుల్ పదోన్నతులు పొందారు. కానీ ఏదో ఒక పదోన్నతిలో మాత్రమే చేరారు. దీంతో అలా మిగిలిన పోస్టులతోపాటు మరికొందరు పదోన్నతి లభించగా నాట్‌విల్లింగ్ ఇవ్వడం లేదా జాయిన్ అయ్యాక కూడా పలువురు రిటన్షన్ రావడంతో పోస్టులు మిగిలాయి.

త్వరలో వెబ్‌ఆప్షన్లు ఇచ్చే అవకాశం

మిగులు పోస్టుల్లో పదోన్నతులకు సంబంధించిన ఒక పోస్టుకు ఒకరికి సీనియారిటీ జాబితాను వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం పదోన్నతులు పొందేవారి వివరాలను విద్యాశాఖ డైరెక్టరేట్‌కు డీఈఓలు ఆన్‌లైన్‌లోనే పంపనున్నారు. ఆ తరువాత విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు పరిశీలించాక త్వరలోనే పదోన్నతులకు సంబంధించి ఆయా టీచర్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించబోతున్నారు.

ప్రాణహితకు వరద జోరు..



కాళేశ్వరం పుష్కరఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి

- కొనసాగుతున్న నీటి ప్రవాహం
- కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నది

కాళేశ్వరం : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి వరద జోరు కొనసాగుతుంది. దీంతో మంగళవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ గుండా 11.460 మీటర్ల మీటర్ల ఎత్తులో ప్రవాహం దిగువకు తరలిపోతుంది. ఆ వరద నీరు మేడిగడ్డ బరాజ్ వద్ద 7,71,580 క్యూసెక్కులు తరలివస్తోంది. బరాజ్‌లో మొత్తం 85గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం(సరస్వతి)బరాజ్‌కు 16,800 క్యూసెక్కులు రాగా, వచ్చిన నీటిని వచ్చినట్లు మొత్తం బరాజ్‌లోని 66గేట్లు ఎత్తి నీటిని దిగువ కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. సోమవారం 9.54 లక్షల క్యూసెక్కులు రాగా మంగళవారం తగ్గుతుంది. కాళేశ్వరం వద్ద 12.500 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉండగా 11.460 మీటర్లు నమోదైంది. వరద కాస్త తగ్గుతుందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

శాంతించిన గోదావరి..



ఏటూరునాగారం: రామన్నగూడెం వద్ద గోదావరి



కన్నాయిగూడెం: సమ్మక్క సాగర్ వద్ద గోదావరి

- ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు

ఏటూరునాగారం: వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రవహించిన గోదావరి మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. సోమవారం రాత్రి 11 గంటల వరకు రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో 15.720 మీటర్ల వేగంతో ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 9 గంటల నాటికి 14.800 మీటర్లకు చేరుకొని ప్రవహిస్తోంది. మొదటి హెచ్చరికలో ప్రవహిస్తుండడంతో అధికారులు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే ఉన్నారు.

ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు వరదప్రవాహం చూస్తూ ముంపుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. మూడు రోజులుగా అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను గోదావరి వరద ప్రవాహం ఉక్కిరి బిక్కిరి చేసింది. రెండో హెచ్చరిక దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి అధికారులు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాస్త శాంతించడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్ష సూచనలు కనబడడంతో గోదావరి ప్రవాహం మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తగ్గుముఖం పడుతున్న జంపన్న వాగు

మండలంలోని కొండాయి వద్ద జంపన్నవాగు తగ్గుముఖం పట్టింది. అలాగే, ఎలిశెట్టిపల్లి వద్ద కూడా వాగు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జంపన్నవాగు ఉధృతి ఏ సమయంలోనైనా పెరిగే అవకాశం ఉందని, ఎవరూ వాగు దాటే ప్రయత్నాలు చేయొద్దనే ఉద్దేశంతో సిబ్బందిని విధుల్లో పెట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు పేర్కొంటున్నారు.

సమ్మక్క సాగర్ వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి

కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నాలుగు రోజులు నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం స్వల్పంగా తగ్గి శాంతించింది. సోమవారం సాయంత్రం 10,15,170 క్యూసెక్కులు ఉన్న గోదావరి ప్రవాహం మంగళవారం సాయంత్రం 9,36,570 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తినీటిని దిగువకు వదులుతున్నారు

రామప్ప లీకేజీలకు త్వరలోనే మరమ్మతు

- కాకతీయ హెరిటేజ్ సభ్యుడు, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తు డీఈ చంద్రకాంత్



రామప్ప ఆలయాన్ని పరిశీలిస్తున్న పాండురాంగారావు, డీఈ చంద్రకాంత్

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప ఆలయ పైకప్పు లీకేజీలకు త్వరగా మరమ్మతులు చేస్తామని కాకతీయ హెరిటేజ్ సభ్యుడు, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తు డీఈ చంద్రకాంత్ తెలిపారు. ఇటీవల వర్షాలకు రామప్ప ఆలయం కురుస్తుండడంపై 'సాక్షి'లో ఈ నెల 20న ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. ఉత్తర ద్వారం, ఈశాన్య, ఆగ్నేయ, దక్షిణ దిశలలో పిల్లర్లపై నుంచి నీళ్లు కారుతుండటాన్ని పరిశీలించారు. అనంతరం పాండురంగారావు, డీఈ చంద్రకాంత్‌లు మాట్లాడుతూ రామప్పలో కొన్నిచోట్ల భారీ వర్షాల వల్ల ఆలయం కుంగినప్పుడు కప్పు దూలం మధ్యలో ఏర్పడిన సందులోనుంచి నీళ్లు కారుతున్నట్లు తెలిపారు. దానిని అతి త్వరలోనే నీళ్లు లీకేజీలు రాకుండా మరమ్మతులు చేస్తామన్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గతంలోనే టెండర్లకు పిలిచినా ఎవరు రానందున మరమ్మతులు ఆలస్యమైందని, మరోసారి టెండర్లు ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తామన్నారు. దీంతోపాటు సోమసూత్రం మరమ్మతు, కామేశ్వరాలయం పునర్నిర్మాణం చేపడుతామన్నారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న ఈ సమయంలో తప్పుడు సమాచారం వారికి చేరితే బాగుండదని రామప్పపరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.

సింగరేణి ఓపెన్‌కాస్టుతో ఆలయానికి, సరస్సుకు ప్రమాదం

సింగరేణి సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్న ఓపెన్ కాస్టుతో రామప్ప దేవాలయంతోపాటు, సరస్సుకు ప్రమాదం పొంచి ఉందని కాకతీయ హెరిటేజ్ సభ్యుడు, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. 300 మీటర్ల లోతులో ఏర్పాటు చేసే ఓపెన్‌కాస్టుతో భూమి లోపల పొరలతో కదలికలు ఏర్పడి ఆలయం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతోపాటు మూడు టీఎంసీల సామర్థ్యం రామప్ప సరస్సు ఎండిపోయి ఈ ప్రాంతమంతా కరువుగా మారుతుందన్నారు. సింగరేణి ఓపెన్ కాస్టు ఏర్పాటు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆలయం ఈఓ శ్రీనివాస్, పురావస్తు శాఖ ఏఈ కృష్ణచైతన్య, కోఆర్డినేటర్ కుమారస్వామి, అర్చకులు ఉమాశంకర్, సిబ్బంది ఉన్నారు.

బొగత జలపాతంలో పడి విద్యార్థి మృతి

- మృతుడిది వరంగల్‌లోని సుందరయ్యనగర్



జస్వంత్(ఫైల్)

వాజేడు/వరంగల్: ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత చూడడానికి వచ్చిన ఓ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ పరిధిలోని సుందరయ్యనగర్‌కు చెందిన బోనగాని నాగేశ్వరరావు కుమారుడు జస్వంత్(19) వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తన మిత్రులు సాయికిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ, గౌస్‌తో కలిసి బొగత జలపాతం చూడటానికి వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలో దిగడానికి ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అయినా పట్టించుకోకుండా ముగ్గురు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోతుండగా సమీపంలో ఉన్న వారు ఇద్దరిని సురక్షితంగా బయటకు లాగారు. జస్వంత్ మాత్రం నీటిలో మునిగిపోయాడు. కొలను నీటిలో గాలించగా జస్వంత్ మృతదేహం లభించింది. ఈ విషయంపై జస్వంత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో తండ్రి నాగేశ్వర్‌రావు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా, జస్వంత్ మృతితో సుందరయ్య కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బొగత సందర్శన బంద్

వాజేడు: బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం నుంచి సందర్శనను నిలిపి వేస్తున్నట్లు ములుగు జిల్లా అటవీ శాఖాధికారులు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. విస్తారంగా వర్షాలు పడుతుండడంతో గుట్టలపై నుంచి జలపాతానికి భారీ స్థాయిలో వరద నీరు వస్తోంది. దీంతో జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడం, మంగళవారం ఓ విద్యార్థి చనిపోవడంతో జలపాత సందర్శనను నిలిపివేశారు. వరదలు తగ్గిన తరువాత సందర్శనకు అనుమతి ఉంటుందని తెలిపారు.

సాక్షి స్పోర్ట్స్
బుధవారం
24-7-2024

బడ్జెట్‌లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు... 'ఖేలో ఇండియా'కే రూ. 900 కోట్లు

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే వార్షిక బడ్జెట్‌ను స్వల్పంగా పెంచింది. మంగళవారం ప్రకటించిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇచ్చిన రూ.3,396.96 కోట్లతో పోలిస్తే ఇది రూ.45.36 కోట్లు ఎక్కువ. ఎప్పటిలాగే ఇందులో ఎక్కువ మొత్తం దిగువ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దే 'ఖేలో ఇండియా' పథకానికే కేటాయించింది. గత ఏడాదికంటే రూ.20 కోట్లు ఎక్కువగా 'ఖేలో ఇండియా'కు ఈసారి రూ.900 అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్‌ల నిర్వహణతో పాటు అత్యుత్తమ స్థాయి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు, అక్కడ సౌకర్యాల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్టేడియాల నిర్వహణ, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం ఖర్చు చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ప్రభుత్వం రూ.822.60 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ క్రీడా సమాఖ్యలకు ఈ సారి రూ.340 కోట్లు అందజేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా), జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్)ల కోసం వరుసగా 21.73 కోట్లు, రూ. 22 కోట్ల చొప్పున కేటాయించారు.

అజేయంగా సెమీస్‌లోకి

- భారత మహిళల జట్టుకు 'హ్యాట్రిక్' విజయం
- రాణించిన షఫాలీ వర్మ, హేమలత, అరుంధతి


షఫాలీ

దంబుల్లా: అటు బ్యాటింగ్‌లో... ఇటు బౌలింగ్‌లో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ టి20 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ 'ఎ' చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (48 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్స్), హేమలత (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా... హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ 2 వికెట్లు చొప్పున తీశారు. గ్రూప్ 'ఎ'లోని మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో యూఏఈ జట్టును ఓడించింది. 4 పాయింట్లతో గ్రూప్ 'ఎ'లో రెండో స్థానంతో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే గ్రూప్ 'బి' చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో బంగ్లాదేశ్; థాయ్‌లాండ్‌తో శ్రీలంక తలపడతాయి.

స్కోరు వివరాలు

భారత ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (స్టంప్డ్) కాజల్ శ్రేష్ఠ (బి) సీతా రాణా మగర్ 81; హేమలత (సి) రుబీనా ఛెత్రి (బి) సీతా రాణా మగర్ 47; సజన (ఎల్బీడబ్ల్యూ) (బి) కబితా జోషి 10; జెమీమా రోడ్రిగ్స్ (నాటౌట్) 28; రిచా ఘోష్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; **మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178. వికెట్ల పతనం:** 1-122, 2-133, 3-156. **బౌలింగ్:** కబితా కున్వర్ 2-0-20-0, షబ్నమ్ రాయ్ 4-0-41-0, పూజా మహతో 1-0-13-0, కబితా జోషి 4-0-36-1, రుబీనా ఛెత్రి 1-0-14-0, ఇందూ బర్మ 4-0-29-0, సీతా రాణా మగర్ 4-0-25-2. **నేపాల్ ఇన్నింగ్స్:** సంజానా ఖాడ్కా (బి) అరుంధతి రెడ్డి 7; సీతా రాణా మగర్ (బి) అరుంధతి రెడ్డి 18; కబితా కున్వర్ (సి) స్మృతి మంధాన (బి) రేణుక 6; ఇందూ బర్మ (సి) షఫాలీ (బి) రాధా యాదవ్ 14; రుబీనా ఛెత్రి (బి) దీప్తి శర్మ 15; పూజా మహతో (రనౌట్) 2; కబితా జోషి (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి శర్మ 0; బిందూ రావల్ (నాటౌట్) 17; డాలీ భట్టా (సి) రిచా ఘోష్ (బి) రాధా యాదవ్ 5; కాజల్ శ్రేష్ఠ (సి అండ్ బి) దీప్తి శర్మ 3; షబ్నమ్ రాయ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; **మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 96. వికెట్ల పతనం:** 1-8, 2-21, 3-43, 4-52, 5-64, 6-64, 7-70, 8-82, 9-93. **బౌలింగ్:** రేణుక సింగ్ 4-1-15-1, అరుంధతి రెడ్డి 4-0-28-2, తనూజా కన్వర్ 4-1-12-0, దీప్తి శర్మ 4-0-13-3, రాధా యాదవ్ 3-0-12-2, సజన 1-0-11-0.



ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు పారిస్‌కు చేరుకున్నారు. భారత మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా, ప్రీతి, జైస్మిన్... బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ అక్కడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. క్రీడా గ్రామంలో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌ను సాత్విక్ సాయిరాజ్, భారత టీటీ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ కలిసి అతనితో ఫొటోలు దిగారు.



జీవితంలో ఒక్కసారి ఒలింపిక్స్‌లో పోటీపడితేనే తమ జీవితాశయం నెరవేరినట్లు చాలా మంది క్రీడాకారులు భావిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొందరు జాతీయ హీరోలుగా ఎదుగుతారు. ఒలింపిక్స్ పేరును ఎప్పుడు ప్రస్తావించినా తమ పేరును కూడా స్మరించుకునే విధంగా చరిత్రకెక్కుతారు. తమ అద్వితీయమైన ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తారు. ఒలింపిక్స్‌లో పోటీపడటాన్ని... పతకాలను సాధించడాన్ని... ప్రపంచ రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే పారిస్ ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో దిగ్గజాలు మరోసారి తమ విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అందులో కొందరి గురించి క్లుప్తంగా...

-సాక్షి క్రీడా విభాగం

వీళ్ల ఆటను చూడాల్సిందే!


పారిస్ ఒలింపిక్స్‌లో పలువురు దిగ్గజాలు • చరిత్ర సృష్టించేందుకు సిద్ధం



సిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్)

మెరుపు తీగలా కదులుతూ... అలవోకగా పతకాలు గెలుస్తూ... ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసింది అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్. 27 ఏళ్ల బైల్స్ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బైల్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకుంది. 'పారిస్'లో బైల్స్ మరో పతకం నెగ్గితే ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికన్ జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పుతుంది. బైల్స్ ఐదు పతకాలు గెలిస్తే... ఒలింపిక్స్ చరిత్రలోనే 12 పతకాలతో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌లలో లారిసా లాతినినా (రష్యా; 18 పతకాలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంటుంది.

ఎలూడ్ కిప్‌చోగి (అథ్లెటిక్స్)



లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా అథ్లెట్లకు తిరుగులేదు. పారిస్ ఒలింపిక్స్‌లో కెన్యాకు చెందిన 39 ఏళ్ల ఎలూడ్ కిప్‌చోగి గతంలో మారథాన్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న కిప్‌చోగి 2004 ఏథెన్స్ గేమ్స్‌లో 5000 మీటర్లలో కాంస్యం, 2008 బీజింగ్ గేమ్స్‌లో 5000 మీటర్లలో రజతం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన కిప్‌చోగి ఆ తర్వాత మారథాన్ (42.195 కిలోమీటర్లు) వైపు మళ్లాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగి విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు సాధించాడు. ఈ క్రమంలో అబెబె బికిలా (ఇథియోపియా), వాల్డెమర్ (జర్మనీ) తర్వాత ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా నిలిచాడు. పారిస్‌లోనూ కిప్‌చోగి పతకం లేదా స్వర్ణం నెగ్గితే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్)



ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ను 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో అమెరికాయే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా జట్టు ఇప్పటి వరకు బాస్కెట్‌బాల్‌లో 16 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన అమెరికా ఆ తర్వాత వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించింది. మరో స్వర్ణమే లక్ష్యంగా అమెరికా పారిస్ గేమ్స్‌లో అడుగు పెడుతుంది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా ఉన్న లెబ్రాన్ జేమ్స్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ తన సహజశైలిలో ఆడితే ఈసారీ అమెరికాకు ఎదురుండదు.

మిజైన్ లోపెజ్ నునెజ్ (రెజ్లింగ్)



గ్రీకో రోమన్ స్టయిల్‌లో ఎదురులేని దిగ్గజ రెజ్లర్. క్యూబాకు చెందిన 41 ఏళ్ల నునెజ్ వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలను సాధించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నునెజ్ పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. 2004 ఏథెన్స్‌లో 120 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన నునెజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో 120 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో 130 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. పారిస్ గేమ్స్‌లోనూ నునెజ్ పతకం సాధిస్తే... ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఐదు స్వర్ణాలు లేదా ఐదు పతకాలు నెగ్గిన ఏకైక రెజ్లర్‌గా ఘనత వహిస్తాడు.

టెడ్డీ రైనర్ (జూడో)



పురుషుల జూడో క్రీడాంశంలో 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ దిగ్గజం టెడ్డీ రైనర్ సొంతగడ్డపై రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 35 ఏళ్ల టెడ్డీ రైనర్ ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 కాంస్యాలు సాధించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న టెడ్డీ పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్‌తోపాటు హెవీ వెయిట్ విభాగంలో బరిలోకి దిగుతాడు. ఈ రెండు విభాగాల్లోనూ టెడ్డీ స్వర్ణాలు సాధిస్తే ఫ్రాన్స్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా ఐదు స్వర్ణాలు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రాన్స్ ఫెన్సర్లు లూసియన్ గాడిన్, క్రిస్టియన్ డోరియోలా గతంలో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాల చొప్పున సాధించారు.

బైల్స్, లెబ్రాన్ జేమ్స్, కిప్‌చోగి, టెడ్డీ రైనర్, నునెజ్‌లే కాకుండా పోల్‌వాల్టర్ డుప్లాంటిస్ (స్వీడన్), టేబుల్ టెన్నిస్‌లో మా లాంగ్ (చైనా), స్విమ్మింగ్‌లో సెలెబ్ డ్రెసెల్ (అమెరికా), కేటీ లెడెకీ (అమెరికా) కూడా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్రను లిఖించే దారిలో ఉన్నారు. వారందరికీ ఆల్ ద బెస్ట్!

సినిమా

రెప్పల్ డప్పల్


రవితేజ

హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రధారులు. పనోరమా స్టూడియోస్ అండ్ టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలోని 'రెప్పల్ డప్పల్...' అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్.

మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు...

ప్రేమకథలను ఇష్టపడే వారి జాబితాలో 'ఎటో వెళ్లిపోయింది మనసు' (2012) సినిమా కూడా ఉంటుంది. నాని, సమంత లీడ్ రోల్స్‌లో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రేష్మా, ఎస్. వెంకట్, సి. కల్యాణ్, సీవీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా రీ రిలీజ్ కానుంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్టు 2న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ''ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుంది'' అన్నారు నిర్మాతలు.


సమంత
నాని

మరో ప్రేమకథ ఆరంభం

ఇప్పటివరకూ పలు ప్రేమకథా చిత్రాల్లో నటించారు నయనతార. తాజాగా సిల్వర్ స్క్రీన్‌పై మరో రొమాంటిక్ లవ్ స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారీ బ్యూటీ. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన విష్ణు ఎడవన్ ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధ్య వయస్కురాలైన ఓ మహిళ, ఓ కుర్రాడి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని నేటి సమాజం ఎలా చూస్తుంది? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని కోలీవుడ్ సమాచారం. మధ్యవయస్కురాలి పాత్రలో నయనతార, కుర్రాడి పాత్రలో కెవిన్ కనిపిస్తారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విష్ణు. లలిత్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


నయనతార

మేమే... మేమే...



సూర్య

'ఆది జ్వాల... అనంత జ్వాల... వైర జ్వాల... వీర జ్వాల.. దైవ జ్వాల... దావాగ్ని జ్వాల...' అంటూ మొదలవుతుంది 'కంగువా' సినిమాలోని ఫైర్ సాంగ్. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. మంగళవారం సూర్య బర్త్ డే సందర్భంగా 'కంగువా' సినిమాలోని 'ఫైర్ సాంగ్' లిరికల్ వీడియోను విడుదల చేశారు. ''ఈ మట్టి ముట్టే ముందే ఇక్కడ పుట్టింది మేమే మేమే... అంకెలు పుట్టక ముందే లెక్కలు కనిపెట్టింది మేమే మేమే...' అనే లిరిక్స్‌తో సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌కు శ్రీమణి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, దీప్తీ సురేష్ ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.

ది వన్... హీరో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ వీడియోలో 'ది వన్' అని ఉంది. దాంతో ఈ సినిమా టైటిల్ 'ది వన్' అనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రాన్ని జ్యోతిక, సూర్య, కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు.

అశ్విన్ కెరీర్‌లో శివం భజే నిలిచిపోతుంది - విశ్వక్ సేన్


అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, అశ్విన్‌బాబు, తమన్

''శివం భజే' ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్‌లో 'శివం భజే' నిలిచిపోతుంది'' అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం 'శివం భజే'. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది. మంగళవారం జరిగిన 'శివం భజే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ''శివం భజే' ట్రైలర్ బాగుంది. యూనిట్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి'' అన్నారు అనిల్ రావిపూడి. ''అశ్విన్ క్రికెట్‌లో బాల్‌ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి'' అన్నారు తమన్. ''పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది'' అన్నారు అప్సర్. ''ముస్లిం అయిన అప్సర్‌గారు 'శివం భజే' లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది'' అని అన్నారు అశ్విన్‌బాబు.

ఆ ఫైర్‌తో డైరెక్టర్ అయ్యా! - బండి సరోజ్ కుమార్




''నేను గతంలో 'నిర్బంధం, నిర్బంధం 2 , మాంగల్యం' వంటి సినిమాలు తీశాను. వాటిని కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రమే చూశారు. కానీ 'పరాక్రమం' చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడొచ్చు'' అని బండి సరోజ్ కుమార్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'పరాక్రమం'. శ్రుతీ సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందిన ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ– ''సంఘర్షణతో కూడుకున్న కథే 'పరాక్రమం'. నేను ఇండస్ట్రీకి రాక ముందు ఓ హాస్టల్‌లో ఉండేవాణ్ని. ఓ రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే.. 'క్రికెటర్ అవుతావా? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వెనక చూసి ముందుకు వెళ్లాలి బ్రదర్' అని ఓ వ్యక్తి అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఏదో ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలనుకున్నాను.. ఆ ఫైర్‌తోనే డైరెక్టర్ అయ్యాను'' అన్నారు.

నాలుగువందల ఏళ్ల నాటి గుడి కథతో...


బెల్లంకొండ సాయిశ్రీనివాస్

ఓ పురాతన గుడి ముందు తుపాకీ పట్టుకుని నిల్చున్నారు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ గుడి నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిది. ఆ గుడికి హీరో ఎందుకు వెళ్లాలనుకుంటాడు? అనేది తెలుసుకోవడానికి కాస్త సమయం ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ 75వ జయంతి, హీరో శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి నటుడిగా వచ్చి పదేళ్లు పూర్తి కావడం... ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ''ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. జూలై 24న రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నాం. కమర్షియల్ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు లుధీర్'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్.

సరికొత్తగా కనిపిస్తాను - రక్షిత్ అట్లూరి



''పలాస 1978, నరకాసుర' చిత్రాల తర్వాత అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ 'ఆపరేషన్ రావణ్, శశివదనే' సినిమాల్లో నా పాత్రలు సీరియస్‌గా ఉండవు. ఈ సినిమాల్లో సరికొత్తగా కనిపిస్తాను. 'ఆపరేషన్ రావణ్' నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే సినిమా అవుతుంది'' అని రక్షిత్ అట్లూరి అన్నారు. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా నటించిన చిత్రం 'ఆపరేషన్ రావణ్'. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ''యువ ప్రేక్షకులకు చేరువ అయ్యేలా థ్రిల్లర్ మూవీ నిర్మిస్తే బాగుంటుందని 'ఆపరేషన్ రావణ్'ని తీశాం. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో మా నాన్న వెంకట సత్యంగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్‌గార్లు కూడా సంతోషంగా ఫీలయ్యారు. ఈ సినిమాలో మనలోని ఆలోచనల అంతర్యుద్ధాన్ని చూపించే ప్రయత్నం చేశాం. ఇలాంటి థ్రిల్లర్ సినిమాను థియేటర్‌లో చూస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం 'పలాస 2' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది'' అన్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పురుషోత్తముడు'. హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ భీమన దర్శకత్వంలో డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ భీమన మాట్లాడుతూ– ''దర్శకుడిగా నేను 'ఆకతాయి, హమ్ తుమ్' అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు 'పురుషోత్తముడు' చాన్స్ వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను'' అన్నారు. ''మంచి క్లీన్ ఎంటర్‌టైనర్ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం'' అన్నారు రమేశ్ తేజావత్. ''పురుషోత్తముడు'లో మంచి పోలీసాఫీసర్ రోల్ చేశాను. ఈ సినిమా సక్సెస్ కావాలి'' అన్నారు బ్రహ్మానందం.''ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్ తరుణ్ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు'' అన్నారు రాజా రవీంద్ర. ''నాది మహారాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు హాసినీ సుధీర్.


హాసినీ సుధీర్